సాక్షి
పెద్దపల్లి

ఆదివారం । 12 । జనవరి । 2025

న్యూస్‌రీల్

రేపటి వరకు గౌతమినగర్ రైల్వేగేట్ మూసివేత



మూతపడిన గౌతమినగర్ రైల్వేగేట్

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్‌లోని గౌతమినగర్ రైల్వేగేట్ శనివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు మూసివేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. వార్షిక మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్‌షిప్, లక్ష్మీపురం, గుంటూరుపల్లె, ఎల్కలపల్లితోపాటు ప్రభావిత గ్రామాల ప్రజలు, ఆటోడ్రైవర్లు, పాఠశాల బస్సుల డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని వారు సూచించారు.

మహనీయుల ఆలోచనలు ఆదర్శం



ఓబన్నకు నివాళి అర్పిస్తున్న అధికారులు

పెద్దపల్లిరూరల్: మహనీయుల ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రంగారెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సైరా నర్సింహారెడ్డితోపాటు వడ్డె ఓబన్న కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

15లోగా దరఖాస్తు చేయాలి

పెద్దపల్లిరూరల్: మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు నాలుగు నెలల పాటు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తామని మైనారిటీ శాఖ ఇన్‌చార్జి అధికారి రంగారెడ్డి తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో అంజేయాలని ఆయన కోరారు.

'సుందరీకరణ పేరిట రోడ్డున పడేస్తున్నారు'



మాట్లాడుతున్న కోరుకంటి చందర్

గోదావరిఖని: గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి జపంతో రామగుండం నగరంలో కూల్చివేతలపర్వం కొనసాగుతోందన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా దుకాణాలు కూల్చివేయడంతో చాలామంది రోడ్డున పడుతారని అన్నారు. రామగుండానికి పూర్వవైభవం తీసుకొస్తామంటే.. కూల్చివేత లేనా? అని ఎద్దేవా చేశారు. జీడీకే-5 ఓసీపీ బ్లాస్టింగ్‌లతో సమీప నివాసాలు దెబ్బతింటున్నాయని అన్నారు. దుకాణాలను కూల్చడం కాదని, ఇళ్లు, క్వార్టర్లను కాపాడాలని సూచించారు. డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, నారాయణదాసు మారుతి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, జక్కుల తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, శేషగిరి, వెంకన్న, అవునూరి వెంకటేశ్, ముద్దసాని సంధ్యారెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు యువజన దినోత్సవం

పెద్దపల్లిరూరల్: స్వామి వివేకానంద జయంతిని కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ ఇన్‌చార్జి అధికారి సురేశ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే వేడుకలకు యువజనులు, ఉద్యోగులు, వివిధ సంఘా నాయకులు, అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.

అప్పాలు.. ఘుమఘుమలు





బీర్‌పూర్‌లో పిండి వంటలు చేస్తున్న మహిళలు

సంక్రాంతి స్పెషల్

సంక్రాంతి వచ్చేసింది.. గాదె నిండా ధాన్యం, చేతి నిండా ధనంతో అన్నదాతల కుటుంబాల్లో సంతోషం నింపే పండుగ. ప్రత్యేక పిండి వంటలతో ప్రతీ ఇల్లు ఘుమఘుమలాడుతోంది. సకినాలు, గారెలు, అరిసెలు, చేగోడీలు, కారపూస వంటివి తయారు చేసుకోవడంతో వారం, పది రోజుల ముందునుంచే పండుగ వాతావరణం నెలకొంది. ఇరుగుపొరుగు మహిళలు అప్పాలు చేయడంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కుశల ప్రశ్నలు, మాటాముచ్చట్లతోపాటే పిండివంటల తయారు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా తెలుగిళ్లలో చేసే అప్పాలు నోరూరించడమే కాదు.. ఆరోగ్యానికి దోహదం చేసే మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. పండుగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లవద్ద ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఆడబిడ్డలు తమ పట్టింటికి చేరుకుంటున్నారు. పల్లెలన్నీ సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి.

ఆర్డర్‌పై గూడూరు వంటకాలు



పిండివంటలు తూకం వేస్తున్న కమలమ్మ

ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలంలోని గూడూరు పిండి వంటలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి మహిళలు ఇళ్లలోనే రుచికరమైన సకినాలు, గారెలు, మురుకులు, బూందీ లడ్డూ, కారపూస, అరిసెలు, భక్షాలు తయారు చేసి, దేశ విదేశాలకు ఆర్డర్‌పై పంపిస్తున్నారు. సంక్రాంతికి 10 రోజుల ముందే హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంత ప్రజలు ఆర్డర్‌పై తయారు చేయించుకుంటారు. గూడూరులో 5 కుటుంబాలకు చెందిన మహిళలు పిండి వంటల తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా వీరికి అప్పాల గిరాకీ ఉంటుంది. ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్ తదితర దేశాలకు పంపిస్తుంటారు.

బీర్‌పూర్ నుంచి విదేశాలకు..

సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ పిండి వంటలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గ్రామానికి చెందిన గోనె ప్రదీప్‌రావు, సుహాసిని దంపతులు హైదరాబాద్‌లోని తిలక్ నగర్‌లో 18 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల పేరిట వ్యాపారం ప్రారంభించారు. దాదాపు 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. ప్రజలకు అందుబాటు ధరల్లో దొడ్డు అటుకుల చుడువ, పతుల అటుకుల చుడువ, మక్క చుడువ, గారెలు, మురుకులు, చేగోడీలు, బూంది, సన్నసేవ, తెల్ల సకినాలు, కారం సకినాలు, లడ్డూలు, మైసూర్‌పాక్, మరతపేణి, అరిసెలు, కొబ్బరి, చక్కెర కరియలు, నువ్వులు, బెల్లం కరియలు, భక్షాలు, సున్నుండలు వంటివి విక్రయిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు కొరియర్ ద్వారా పంపిస్తున్నారు.

నాణ్యతకు ప్రాధాన్యం



మా శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల వ్యాపారం ప్రారంభించి, 18 ఏళ్లయింది. అప్పాల తయారీలో నాణ్యతే మాకు ప్రాధాన్యం. శుచి, శుభ్రత పాటించడంతో మాపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.

– ప్రదీప్‌రావు, సుహాసిని, నిర్వాహకులు

మిగతా 10లో

స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

- స్వామి మాటలకు కట్టుబడి, సేవా కార్యక్రమాల్లో పలువురు
- నేడు జాతీయ యువజన దినోత్సవం

సండే స్పెషల్



లేవండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించకండి, పడిపోవడం కాదు.. లేచి నిలబడలేక పోవడమే ఓటమి.. ఇవి వివేకానందుని మాటలు. వాటి స్ఫూర్తితో యువత ముందుకుసాగాలి. 1984లో కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్వామి వివేకానంద జయంతి రోజు(జనవరి 12)ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఏటా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వామి వివేకానందుని జీవన విధానం, ఆలోచనల ద్వారా యువతను చైతన్యం చేస్తూ దేశానికి మంచి భవిష్యత్తును అందించడమే ఈ వేడుకల లక్ష్యం. వివేకానందుని స్ఫూర్తితో పలువురు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.



సాయిరాం సేకరించిన పుస్తకాలు

వివేకానందుని పుస్తకాల సేకరణ



సాయిరాం

సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని గోపాల్‌నగర్‌కు చెందిన కొత్వాల సాయిరాం వృత్తిరీత్యా క్షురకుడు. ఇతని మదినిండా స్వామి వివేకానందుని జ్ఞాపకాలే. కులవృత్తితో జీవనోపాధి పొందుతున్న సాయిరాం.. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందున్ని నిత్యం స్మరిస్తుంటాడు. ఆయన పుస్తకాలు సేకరిస్తున్నాడు. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ అకాడమీ ప్రచురించే పుస్తకాలకు చందాదారుగా చేరాడు. ఇల్లు, దుకాణాన్ని స్వామిజీ ఫొటోలతో అలంకరించాడు. ఇప్పటివరకు 400 పుస్తకాలు సేకరించాడు. అతన్ని కదిలిస్తే.. వివేకానందుని బోధనలను వల్లె వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేటి యువతరానికి స్వామి వివేకానందుని జీవితాన్ని తెలియజేయాలన్న తలంపుతో పుస్తక సేకరణ చేపడుతున్నట్లు సాయిరాం తెలిపాడు.

షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ

- టౌన్ ప్లానింగ్ అధికారుల ఫోకస్
- అక్రమ కట్టడాల తొలగింపు వేగిరం
- వ్యతిరేకిస్తున్న భవన యజమానులు
- షాపులు ఖాళీ చేస్తున్న అద్దె వ్యాపారులు

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని పోచమ్మ అలయ సమీపంలోని ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట వివాదాస్పదమైన దుకాణాలు నేలమట్టమయ్యాయి. మరికొన్నింటిని కూడా కూల్చివేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. శుక్రవారం నాలుగు కట్టడాలను జేసీబీ సాయంతో రామగుండం నగరపాలక టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు. సుమారు రూ.6కోట్ల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పదేళ్లుగా వినియోగంలోకి రావడంలేదు. దీంతో అది నిరుపయోగంగా మారింది. దీనిని ఆధునీకరించి వినియోగంలోకి తీసుకురావడంపై పాలకులు, అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న కట్టడాల తొలగింపుపై దూకుడు పెంచారు. ఆకస్మిక కూల్చివేతలతో భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై బల్దియా అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

దుకాణాల ఎదుట ధరణి ఫ్లెక్సీలు..

దుకాణాల కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భవన యజమానులు.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని అధికారులతో వాదిస్తున్నారు. శనివారం వారి నిర్మాణాల ఎదుట ధరణి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న మిగతా కట్టడాలనూ కూల్చివేస్తామని మరోవైపు టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో షాపుల్లో అద్దెకు ఉంటున్న వ్యాపారులు శనివారం ఖాళీ చేశారు.



షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట కూల్చివేసిన భవనాలు

ఆదినుంచీ వివాదమే..

నగరం నడిబొడ్డున ఉన్న పోచమ్మగుడి మైదానంలోని స్థలంపై ఆదినుంచీ వివాదమే నడుస్తోంది. సింగరేణి సంస్థ నుంచి ఈ స్థలాన్ని స్వీకరించిన అప్పటి మున్సిపాలిటీ.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 15ఏళ్ల క్రితం అప్పటి పాలవర్గం ప్రైవేట్ కాంప్లెక్స్‌లు, ఇతర నిర్మాణాలను కూల్చివేసింది. నష్టపోయిన వ్యాపారుల కోసం గాంధీమార్కెట్‌లో తాత్కాలికంగా షాపులు నిర్మించి ఇచ్చింది. ఆ తర్వాత తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనల మధ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే, అక్కడ ఉన్న మిగతా ఖాళీ స్థలం వివాదంగా మారింది. ఇది తమదేనని అటు పట్టాదారు వారసులు, వ్యాపారులు, ఇటు సింగరేణి అధికారులు వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏడేళ్ల క్రితం ప్రైవేట్ వ్యక్తులు తమకు అనుమతులు ఉన్నాయంటూ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు.

పలువురు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు..

మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట రోడ్డు పక్కన ఉన్న ఖాళీస్థలం తమదేనని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. బల్దియా ప్రజాప్రతినిధులే బినామీలతో స్థలాన్ని ఆక్రమించుకున్నారని బహిరంగానే ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం రూ.కోట్లు చేతులు మారాయని కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పలు రాజకీయ, కార్మిక సంఘాలు అప్పట్లో ప్రత్యక్ష ఆందోళనలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసిన కట్టడాల్లో ముగ్గురు రాజకీయ నాయకులకు చెందిన మూడు కూడా ఉండడం గమనార్హం. దీంతో మిగిలిన భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయం సరికాదని వారు పేర్కొంటున్నారు.






సంక్రాంతికి వస్తున్నాం..

సంక్రాంతి పండుగ సెలవులు వచ్చాయి.. పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు.. వాటికి విరామం ఇస్తూ శనివారం ఉదయమే ఇంటిదారి పట్టారు. కొందరి తల్లిదండ్రులు హాస్టళ్లకు చేరుకోగా.. సామగ్రి సర్దుకుని వారితో ఇంటిదారి పట్టారు. అవే ఈ ఫొటోలు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

పర్యావరణ పరిరక్షణకు 'ఏసీసీ'

- ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు సీజీఎం చందన్ కుమార్ సామంత

జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ కొత్తగా ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్(ఏసీసీ) పద్ధతి అమలు చేస్తోందని రామగుండం ఎన్టీపీసీలోని తెలంగాణ ప్రాజెక్టు చీఫ్ జనరల్ మేనేజర్ చందన్ కుమార్ సామంత వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంగల మూడు విద్యుత్ యూనిట్లు స్థాపిస్తామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 24వ తేదీ వరకు 11 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. గత సెప్టెంబరులో ఒకరోజు స్థూల ఉత్పత్తి 37.377 మిలియన్ యూనిట్లు నమోదు చేసిందని, ఒకటి, రెండో యూనిట్లు వరుసగా 104 రోజులు, 183 రోజులకు పైగా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేశాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం రెండు యూనిట్లలో ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 2024లో ప్రారంభించామన్నారు. సీఎస్సార్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. పారిశుధ్య నిర్వహణ, తదితర కార్యకలాపాల ద్వారా ప్రభావిత, పునరావాస గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. పనితీరులో ప్రతిభ చూపినందుకు సీఐఐ ఎఫిషియెన్సీ అవార్డు-2024, క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ ఇన్‌సైట్ అవార్డు ఐఎస్‌ఓ 50001:2018, ఎకనమిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌షిప్ అవార్డ్-2024, టస్కర్ అవార్డు-2024, పీఆర్‌సీఐ గోల్డ్ అవార్డు, అపెక్స్ ఇండియా అవార్డు-2024లో మూడు విభాగాల్లో అవార్డులు సాధించామని సీజీఎం వివరించారు. జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, అంజన్‌రంజన్ దాస్, సంపత్, సంతోష్ తివారి, సింగరాయ్, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, రావత్, ప్రవీణ్, యుగంధర్‌రావు, కార్పొరేట్ కమ్యూనికేషన్ అధికారి రూపాలి రంజన్, అధికారులు పాల్గొన్నారు.



జ్యోతిప్రజ్వలన చేస్తున్న సీజీఎం చందన్‌కుమార్

ధాన్యం కొనుగోళ్లలో మంథని సింగిల్‌విండో టాప్

- జిల్లావ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

మంథని: వానాకాలం సీజన్ ధాన్యం సేకరణలో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. సింగిల్‌విండో పరిధిలోని 34 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5,237 మంది రైతుల నుంచి 3,69,839.20 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 4,983 మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.82,39,90,656 జమ చేశారు. మిగతా 254 మంది రైతులకు సంబంధించిన ధాన్యం సొమ్ము రూ.3,35,41,008 వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని సంఘం చైర్మన్ కొత్త శ్రీనివాస్ శనివారం తెలిపారు. అంతేగాకుండా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో అదనంగా జమచేశారు. కాగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్నిరకాలుగా సహకరించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌తోపాటు జిల్లా సహకార, పౌర సరఫరాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

కోల్‌బెల్ట్‌కు ఆధునిక హంగులు

- సుందరంగా రామగుండం నగరం
- ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
- సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ

గోదావరిఖని: కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని ఊహించని రీతిలో ఆధునికంగా అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో రూ.24 కోట్ల వ్యయంతో నగరంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ పనులకు ఆర్జీ–1 జీ ఎం లలిత్‌కుమార్‌తో కలిసి శనివారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, షాపింగ్ కాంప్లెక్స్‌తో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చిరువ్యాపారులకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగినా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. నగర మేయర్ బంగి అనిల్‌కుమార్, ఏసీపీ రమేశ్, నాయకుడు మహంకాళి స్వామి పాల్గొన్నారు.

దివ్యాంగులకు ట్రైసైకిళ్ల అందజేత

కాగా, రూ.19లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన బ్యాటరీ ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఠాకూర్ అందజేశారు. పలువురు నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్

సంక్రాంతి సంబురాలు

రామగుండం: అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్య సిబ్బంది ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 108 వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన కుమారి, మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్, సిబ్బంది సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రాహ్మణపల్లి రైతువేదికలో 18 మంది లబ్ధిదారులకు రూ.18,18,288 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తహసీల్దార్ రవీందర్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్ది తిరుపతిగౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

'ఆన్‌లైన్'కు సాంకేతిక లోపం

- మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చినా తప్పని తిప్పలు
- గ్యాప్ సర్టిఫికెట్ కోసం అవస్థలు పడుతున్న విద్యార్థులు
- మాన్యువల్‌గా జారీ చేస్తున్న రెవెన్యూ అధికారులు

పెద్దపల్లిరూరల్: చదువులో గ్యాప్ సర్టిఫికెట్ కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే, పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే.. ఆంధ్రాలోని వెలగపూడి గ్రామం పేరు కనిపిస్తోంది. సాంకేతిక లోపమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీచేస్తున్నారు.

విద్యార్థులకు ఇబ్బంది..

మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేస్తే సర్టిఫికెట్లు, ఇతర పనులు సులభంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా.. అందులో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తి ఇబ్బందులు తప్పడంలేదు. మొబైల్ ద్వారా సేవలు పొందేందుకు మొన్నటివరకు టీ ఫోలియో యాప్ అందుబాటులో ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీసేవ యాప్‌గా మార్చింది. సేవల కోసం ప్లేస్టోర్ నుంచి దీనిని మొబైల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కొత్తగా మరిన్ని సేవలు..

మీసేవ కేంద్రాల ద్వారా మరిన్ని సేవలను అందించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. చదువులో గ్యాప్, ఆదాయ, కుల, క్రీమీలేయర్, నాన్ క్రీమీలేయర్, పేరు మార్పు, స్థానికత, మైనార్టీ, ప్రమాదవశాత్తు చనిపోయిన పశువులకు పరిహారం, టింబర్ డిపో లైసెన్స్, రెన్యూవల్ తదితర సేవలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది.



'గ్యాప్' సర్టిఫికెట్‌కు కష్టాలు..

విద్యార్థులు కొంతకాలం చదువుకు దూరంగా ఉంటే గ్యాప్ సర్టిఫికెట్ సమర్పించాలి. గతంలో రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేసిన వెంటనే మాన్యువల్‌గా జారీచేసేవారు. ఇటీవల మీసేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు రూ.45 రుసుం వసూలు చేస్తోంది. విద్యార్థులు కచ్చితంగా రూ.20 విలువైన బాండ్ పేపర్ తీసుకుని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయాలి. విద్యార్హతల సర్టిఫికెట్లు జతచేయాలి. ఐదేళ్లకు మించి చదువులో గ్యాప్ ఉంటే పోలీస్ వెరిఫికేషన్, గెజిటెడ్ అధికారి సంతకం తీసుకోవాలి. ఇంతచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పిస్తే.. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలతో పెద్దపల్లి మండలం అని ప్రెస్ చేయగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఊళ్ల పేర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ పొందినా ఫలితం లేకుండాపోతోంది. ప్రత్యామ్నాయంగా అధికారులు ఆఫ్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీచేస్తున్నారు.

ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నాం

మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి వచ్చిన గ్యాప్ తదితర సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలతో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆఫ్‌లైన్ పద్ధతిన సర్టిఫికెట్లు అందిస్తున్నాం. సాంకేతిక సమస్యలు అధిగమించేదాకా దరఖాస్తులు స్వీకరించొద్దని మీసేవా కేంద్రాల నిర్వాహకులు సూచించాం.

– విజేందర్, డెప్యూటీ తహసీల్దార్, పెద్దపల్లి

క్లుప్తంగా

అలిశెట్టి రచనలు అక్షర దీపికలు

- సినీనటుడు బలగం సత్తన్న


అలిశెట్టి పురస్కార గ్రహీతలతో నిర్వాహకులు

జగిత్యాలటౌన్: కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల జిల్లా అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సుఖీభవ హాల్లో అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సినీనటుడు బలగం సత్తన్న, బల్దియా చైర్‌పర్సన్ అడువాల జ్యోతి అలిశెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బలగం సత్తన్న మాట్లాడుతూ.. అలిశెట్టి రచనలు అక్షర దీపికలని కొనియాడారు. కళలు, కళాకారులకు జగిత్యాల నిలయమని, పీడిత ప్రజలపక్షాన సాగిన ప్రభాకర్ రచనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. అలిశెట్టి రాష్ట్రస్థాయి పురస్కారాలను కల్వకుంట్ల రామకృష్ణ, పొన్నం రవిచంద్ర, గాయకుడు మరళీమధు, రాధాకుసుమ, డి.వా ణి, మాదారపు వాణిశ్రీకి బహూకరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ ఏవీఎన్. రాజు, సంధానకర్తలు మద్దెల సరోజన, అయి న అనిత, లక్కరాజు శ్రీలక్ష్మి, ఉజగిరి జమున, సునీత తదితరులున్నారు.

ప్రభుత్వ భూమి కబ్జాలో ఇద్దరి రిమాండ్

- డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూర్‌లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని సిరిసిల్ల పట్టణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదుచేసి రిమాండ్ తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు. సలేంద్రి బాలరాజు, గంగుల బాలయ్య ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు చేసిన పోలీసులు వారిని శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన ఇతర వ్యక్తులపై, ఉద్యోగులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

బావిలో పడి రైతు దుర్మరణం


బాపన్న (ఫైల్)

సారంగాపూర్: బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన కస్తూరి బాపన్న (47) శనివారం వేకువజామున పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. బాపన్నకు తుంగూర్ గ్రామ శివారులో పొలం ఉంది. కాలువ నీరు పెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. కాలుజారి వ్యవసాయ బావిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. బాపన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అటవీ శాఖ జీపు బోల్తా

- ఐదుగురు అధికారులకు గాయాలు

సారంగాపూర్: బీర్‌పూర్ మండలం కండ్లపల్లి-చెర్లపల్లి గ్రామాల మధ్యగల ఎస్సారెస్పీ కాలువలో అటవీశాఖ జీపు బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న ముగ్గురు బీట్ అధికారులు, ఇద్దరు బేస్‌క్యాంప్ సిబ్బంది గాయపడ్డారు. బీట్ అధికారులు శ్రీనివాస్, కిరణ్, నవీన్, బేస్‌క్యాంపు సంపత్, లక్ష్మణ్ విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా కండ్లపల్లినాయికపుగూడెం, చర్లపల్లి గ్రామాల మధ్య ఎస్సారెస్పీ కాలువ వద్ద వంతెన దాటుతుండగా జీపు పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

అప్పాలు.. ఘుమఘుమలు

- సంక్రాంతి నేపథ్యంలో ఇళ్లలో పిండి వంటల తయారీ
- పండుగ శోభ సంతరించుకున్న పల్లెలు


సిరిసిల్లలో సకినాలు చేస్తున్న మహిళ

సిరిసిల్ల కల్చరల్: పిండివంటలు రుచికరం.. ఆరోగ్యకరం. గారెలు, సకినాలు, అరిసెలు, చేగోడీలు, నువ్వుల ఉండలు తదితరాల తయారీకి బియ్యం, శనగ పిండి, వాము, బెల్లం, నువ్వులు తదితర పదార్థాలను ఉపయోగిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో అందరి ఇళ్ల నుంచి పిండివంటల ఘుమఘుమలు వస్తున్నాయి. అప్పాలు సీజనల్‌గా వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. బియ్యం, శనగ పిండి శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను సమకూరుస్తాయి. చలికాలంలో నువ్వులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కావాల్సిన ఐరన్‌ను అందిస్తుంది. ఇక, వాము సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటిని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. నువ్వుల్లో ఉండే నూనె సంబంధిత పదార్థాలు చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి. ఎదిగే పిల్లల్లో రక్తహీనతను నివారిస్తాయి. ఏ, డీ, ఈ, కే విటమిన్లు లభిస్తాయి. గారెల్లో వాడే మినుములు, పల్లీలు మంచి ప్రొటీన్లను అందిస్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు అప్పాల తయారీలో నిమగ్నమయ్యారు.

మా అవ్వ దగ్గర నేర్చుకున్న..


ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట

మల్యాల(చొప్పదండి): నేను సకినాలు పోసుడు చిన్నప్పుడే మా అవ్వ దగ్గర నేర్చుకున్న. 60 ఏండ్ల సంది సకినాలు పోత్తున్న. అప్పట్లో పండుగ అయినంక రెండు నెలలపాటు ఏ ఊరికిపోయినా సకినాలే సద్దిమూట కట్టుకొని, పోయేటోళ్లం. మా పొలంలో పండిన దొడ్డు వడ్లను గిరిండ్ల పట్టిచ్చుకచ్చి, రాత్రి పూట బియ్యం నానవోసేటోళ్లం. మబ్బుల లేసి, రోట్లో పిండి రుబ్బి, సకినాల తయారు చేసేటోళ్లం. ఇరుగుపొరుగువాళ్లు వచ్చి, మాకు సకినాలు పోత్తె.. మేం వాళ్లకు పోసి, కాల్చేది. సకినాలు, గారెలు చేసుకునేటోళ్లం.

మంథని నుంచి విదేశాలకు..


ప్యాక్ చేసిన పిండివంటలు చూపుతున్న బండారి సునీత

మంథని: మంథనికి చెందిన పలువురు మహిళలు స్వయం ఉపాధి కోసం పిండి వంటలు తయారు చేస్తున్నారు. కారపు సకినాలు, అరిసెలు, గారెలు, మురుకులు, నూలపల్లి ముద్దలు, మోతిచూర లడ్డూలను హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలకు పంపిస్తున్నారు. శుభాకార్యాలు, పండుగల సందర్భంగా అప్పాల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయని, ఏ రకమైన పిండివంటలైనా కిలో రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నట్లు వాణి లక్ష్మీనారాయణ స్వగృహ ఫుడ్స్ నిర్వాహకురాలు బండారి సునీత తెలిపింది.

ఆర్డర్‌పై అప్పాల తయారీ


పిండి వంటలు చేస్తున్న మహిళ

జ్యోతినగర్(రామగుండం): మారుతున్న ప్రజల జీవనశైలి కారణంగా రామగుండం నగరంలో పిండి వంటలు తయారు చేసి, విక్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ఇళ్లలో అప్పాలు చేయడం కంటే బయట కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రామగుండం కార్పొరేషన్ మల్కాపూర్‌కు చెందిన ఉత్తూరి రమేశ్-గంగారాణి దంపతులు తమ గ్రామంలో పండి వంటలు తయారు చేస్తూ పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అరిసెలు, లడ్డూలు, సకినాలు, కారపూస, గారెలు తదితర వంటకాలకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.

పండుగల సమయాల్లో గిరాకీ



పండుగల సమయాల్లో పిండివంటలకు గిరాకీ ఉంటుంది. చాలా మంది అరిసెలు, సకినాలు, లడ్డూలు, గారెలు తయారు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రుచికరంగా, నాణ్యతతో అప్పాలు చేసి, ఇస్తుండటంతో మాకు అనేక ఆర్డర్లు వస్తున్నాయి. మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాం.

– నిరంజన, కృష్ణానగర్, ఎన్టీపీసీ, రామగుండం

యువకుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం

- శోకసంద్రం మధ్య అంత్యక్రియలు పూర్తి


బూతగడ్డ అరవింద్ (ఫైల్)


బత్తుల సాయి (ఫైల్)


దయ్యాల వంశీ (ఫైల్)

జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకుల కుటుంబంలో అంతులేని వేదన మిగిలింది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన బూతగడ్డ అరవింద్, బత్తుల సాయి కలిసి శుక్రవారం సాయంత్రం సోమన్‌పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా తక్కళ్లపల్లి గ్రామ శివారులో జగిత్యాల-ధర్మపురి జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో అరవింద్, బత్తుల సాయి, మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడం జాబితాపూర్‌లో విషాదం నింపింది. కుటుంబసభ్యులు, బంధువుల శోకసంద్రం మధ్య అరవింద్, సాయి అంత్యక్రియలు పూర్తి చేశారు. కొండాపూర్‌కు చెందిన వంశీ ఒగ్గు


సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్

కళాకారుడిగా మంచి పేరుంది. షష్టిమాసం రావడంతో మల్లన్నపట్నాలు, పూజలు చేసేందుకు దుబాయ్ నుంచి 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. తోటి కళాకారుల వద్దకు పండుగ నిర్వహించేందుకు వెళ్తూ వంశీ మృత్యువాత పడటంతో ఒగ్గుకళాకారుల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన అంత్యక్రియలు కొండాపూర్‌లో పూర్తి చేశారు.

ఎమ్మెల్సీ పరామర్శ..

అరవింద్, సాయి కుటుంబ సభ్యులను శనివారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరామర్శించారు. ముందుగా మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశీలించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నకిలీ సర్టిఫికెట్‌తో పదోన్నతి

- పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజన్న ఆలయ ఈవో
- అరెస్టుకు రంగం సిద్ధం

వేములవాడ: రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి పదోన్నతి కోసం ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం కలకలం రేపుతుంది. ఆలయంలో పనిచేసిన ఏఈవో హరికిషన్ ప్రమోషన్ కోసం నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతిరావు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు హరికిషన్ సర్టిఫికెట్లపై ఆరా తీయగా నకిలీగా తేలాయి. 2014లో లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు పొందినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై హైకోర్టును సైతం ఆశ్రయించగా.. తప్పు రుజువు కావడంతో క్రిమినల్ కేసు నమోదుచేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ప్రమోషన్‌పై లబ్ధిపొందిన వాటిని రికవరీ చేయాలని సూచించింది. పదోన్నతి కల్పించిన అప్పటి ఈవోపై చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరింది. చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఈనెల 10న ఉత్తర్వులు పంపించారు. ఆమేరకు ఈవో వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో సదరు అధికారి పరారీలో ఉన్నట్లు తెలిసింది.

సాంకేతికత వైపు సాగు రంగం

- రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్


మాట్లాడుతున్న గంగాధర్

కరీంనగర్ అర్బన్: సాగు రంగాన్ని మరింత సాంకేతికత వైపు నడిపించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఆదేశించారు. శనివారం స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం విజయవంతం చేయడంలో అధికారులు మరింత అంకిత భావంతో పనిచేసి రైతుల సందేహాలు నివృత్తి చేయాలని కోరారు. వ్యవసాయంలో నూతన వంగడాలు, విధానాలు, వాణిజ్య పంటలసాగు, మార్కెటింగ్ వివరాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, వారిని లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా కార్యోన్ముఖులను చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖలో చాలా ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం, ఆఫీసుల్లో కనీస సౌకర్యాలలేమి, అధికారులకు వాహన సౌకర్యం కల్పించకపోవడం వంటి సమస్యలను వ్యవసాయ అధికారులు కమిషన్ సభ్యుడికి వివరించారు. వాటి పరిష్కార దిశగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహాయ వ్యవసాయ సంచాలకులు మహేశ్, రణధీర్, ప్రియదర్శిని, సునీత, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు శ్రీనివాస్, రోహిత్, రషీద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ

ధర్మపురి: చైన్ విక్రయిస్తామంటూ ముఖానికి మాస్కు ధరించి వచ్చిన ఓ మహిళ ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురిలోని గోదావరికి వెళ్లే మెయిన్ రోడ్డులోగల ఇంట్లో కాకుస్తం సూరమ్మ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. శనివారం గుర్తు తెలియని మహిళ ముఖానికి మాస్కు ధరించి తన భర్తతో బైక్ వచ్చి సూరమ్మ ఇంట్లోకి వెళ్లింది. చైన్ కావాలా అంటూ మహిళను అడుగుతున్నట్లు నటించి తన వద్ద నున్న కత్తి చూపించి చంపుతానని బెదిరించి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారైంది. సూరమ్మ బయటకు వచ్చి అరువగా చుట్టు పక్క వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఉదయ్‌కుమార్ సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితురాలి కోసం పలు వీధుల్లో గాలింపు చర్యలు చేపట్టారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నృసింహుని సన్నిధిలో లోకాయుక్త చైర్మన్ పూజలు


పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ జస్టిస్ వెంకటరాములు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం పక్షాన పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

రిటైర్డ్ ఎస్పీ ఇంట్లో చోరీ

ధర్మపురి: మండలంలోని నేరెల్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇందులో రిటైర్డ్ ఎస్పీ ఇల్లు ఉండడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇందులో రిటైర్డ్ ఎస్పీ మాదాసు రమేశ్‌బాబు ఇల్లు కూడా ఉంది. ఆయన ఇటీవలే ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు చొరబడి సుమారు 40 తులాల వెండి, పూజసామగ్రిని ఎత్తుకెళ్లారు. జగిత్యాలలో ఉంటున్న చీపిరిశెట్టి శంకర్, గంగపుత్ర కాలనీకి చెందిన తోకల రాజయ్య, గుమ్ముల నాగేశ్ ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.

కోడి పందేలపై పోలీసుల దాడి

కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని కోడి పందేల శిబిరంపై శనివారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రేకుర్తి ఇందిరమ్మ కాలనీకి చెందిన సయ్యద్ బురాన్ (54), ఓ బాలుడితో పాటు కోడి పుంజు, రూ.500 స్వాధీనం చేసుకుని, కొత్తపల్లి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ గోపతి నరేందర్ వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


గంగారాం మృతదేహం

కథలాపూర్: మండలంలోని తాండ్ర్యాల గ్రామశివారులో శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని భీమారం మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన గుగ్గిల్ల గంగారాం(52) మృతి చెందాడు. గంగారాం చింతకుంటలోని బంధువుల ఇంటికి శనివారం బైక్‌పై వచ్చాడు. సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో తాండ్ర్యాల గ్రామ శివారులో ఎదురుగా బైక్ స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టింది. గంగారం తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగారాం మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఇన్‌చార్జి ఎస్సై రామచంద్రం తెలిపారు.

థింగ్స్ అండ్ లెగ్గిన్స్ పేరిట సైబర్ మోసం

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంతోపాటు, షాపింగ్‌కు వచ్చే బస్టాండ్‌లో మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగామ్ ఐడీ థింగ్స్ అండ్ లెగ్గిన్స్ పేరుతో పోస్టులు పెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. బస్టాండ్, షాపింగ్‌మాల్స్, ఇతరచోట్ల నిలబడిన మహిళలు, యువతుల శరీరభాగాలు కన్పించేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

రామగుండం యువమిత్ర సేవా సమితి


ఢిల్లీలో యువజన వేడుకల్లో శంకర్ (ఫైల్)

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన ఈదునూరి శంకర్ స్వామి వివేకానందుని స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రక్తదానం చేయకుండా ఎవరూ తనువు చాలించకూడదన్న నినాదంతో 2001లో రామగుండం యువమిత్ర సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ప్రభుత్వ పథకాలు, రక్తదానం, యోగా, మొక్కలు నాటడం, యూత్ ఎంప్లాయ్‌మెంట్ సెమినార్లు, చదువు ఆవశ్యకత, పుస్తక పఠనం, గ్రంథాలయాల అభివృద్ధి, కవి సమ్మేళనాలు, నీటి సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు. అంబేద్కర్ భారత్ భూషణ్, నేషనల్ ఎక్స్‌లెన్సీ, రాష్ట్ర యువకీర్తి, దళితరత్న, జాతీయ సమైక్యత, జాతీయ యువజన సంప్రదాయ అవార్డులు అందుకున్నాడు. యువత సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాలని, ప్రభుత్వాలు దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని శంకర్ కోరుతున్నాడు.

నెలకు రూ.వంద.. ఆపదలో అండ


పేద కుటుంబానికి ఆర్థికసాయం చేస్తున్న యువ బలగం సభ్యులు (ఫైల్)

రామగిరి(మంథని): ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లో విధులు నిర్వహించే సింగరేణి కార్మికులు 30 మంది సింగరేణి యువ బలగం పేరిట ఒక బృందంగా ఏర్పడ్డారు. ప్రతీ నెల రూ.100 జమ చేస్తూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. సెంటినరికాలనీ రాణీ రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు, నిరుపేద కుటంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం, ఫ్యామిలీ డే తదితర కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు


విద్యార్థులకు బహుమతి ఇస్తున్న యూత్ సభ్యులు (ఫైల్)

కోనరావుపేట(వేములవాడ): మర్తనపేటకు చెందిన 23 మంది యువకులు 2021లో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. కంటిచూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామానికి చెందిన 100 మంది వృద్ధులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించారు. వారిలో 15 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థికసాయం, నిరుపేద యువతుల వివాహానికి సామగ్రి అందిస్తున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని సంఘం అధ్యక్షుడు బోనాల రాజేశ్ తెలిపాడు.

రక్తదాన శిబిరాలు.. లక్ష మొక్కలు


గాంధీ శాంతి బహుమతి అందుకుంటున్న యాదవరాజు (ఫైల్)

జ్యోతినగర్(రామగుండం): మహాత్మాగాంధీ, స్వామి వివేకానందుని స్ఫూర్తితో 35 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నారు గోదావరిఖనికి చెందిన కన్నెబోయిన యాదవ రాజు. నేషనల్ యూత్ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువతకు వ్యక్తిత్వ వికాస, యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. వరదలు, కరోనా సమయాల్లో 18 వేల మందికి పైగా సేవలందించారు. లక్ష వరకు మొక్కలు నాటారు. 125 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, 65 సార్లు రక్తదానం చేశానని తెలిపారు. హరియాణా మాజీ సీఎం భూపేందర్‌సింగ్ చేతులమీదుగా గాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలను దేశ నలుమూలలా చాటిచెబుతున్నట్లు పేర్కొన్నారు.

ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ..

బోయినపల్లి (చొప్పదండి): యువత ఆధ్యాత్మికత వైపు వెళ్తే క్రమశిక్షణ అలవడుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఇది సహనాన్ని అలవరుస్తుంది. ప్రపంచాన్ని చేతిలో ఉంచుకునే అగ్రరాజ్యమైన అమెరికాను తన మాటల తూటాలతో మంత్రముగ్ధులను చేసిన స్వామి వివేకానందుడు.. రామకృష్ణ పరమహంసను గురువుగా ఎంచుకున్నారు. ప్రపంచం గుర్తించే జ్ఞానయోధుడిగా ఎదిగారు.

లక్ష్య సాధనపై గురి పెట్టాలి..

లక్ష్యం లేని జీవనం కొనసాగించడం అర్థరహితం. యువత సమాజంలో గుర్తింపు పొందాలంటే ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి. ఆ స్థానం పొందాలంటే లక్ష్యం నిర్దేశించుకోవాలి. దాని సాధనపై గురిపెట్టాలి. కఠోర శ్రమతో విజయాన్ని చేరుకోవాలి.

యువతతో ఏదైనా సాధ్యమే

విద్యానగర్(కరీంనగర్): ప్రపంచ దేశాల్లో చూస్తే యువత ఎక్కువగా ఉన్నది మన దేశంలోనేనని పలువురు పేర్కొన్నారు. వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, వివేకానందుని ఆదర్శవంతమైన జీవన విధానం ఇందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

యువతరానిదే బాధ్యత..



దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉంది. వారు లేకుండా దేశ పురోగతి అసాధ్యం. అభివృద్ధి బాధ్యత యువతరానిదే. చురుకైన భాగస్వామ్యం అవసరం.

– తొడుపునూరి సౌమ్య, విద్యార్థిని, జ్యోతినగర్, కరీంనగర్

సవాళ్లతో సతమతం



మన దేశంలో యువత సవాళ్లతో సతమతమవుతోంది. విద్యావ్యవస్థ సాంకేతికతను అనుసరించడంలో వెనకబడింది. విద్యార్థులు సరైన నైపుణ్యాలు పొందలేక పోతున్నారు.

– ఎ.కిరణ్‌కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత, కరీంనగర్

రాజకీయాల్లోకి రావాలి



యువత రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ప్రపంచ దేశాల్లో ప్రత్యేకతను చాటుకుంటుంది.

– కోట శ్యాంకుమార్, సామాజిక కార్యకర్త, విద్యానగర్, కరీంనగర్

నిరుద్యోగం ప్రధాన సమస్య



యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. కష్టపడి చదివినా ప్రతిభకు తగిన ఉద్యోగాలు పొందలేక లేకపోతున్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.


– వొద్నాల మధు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తీగలగుట్టపల్లి, కరీంనగర్

శ్రీరామ చారిటబుల్ ట్రస్టు


బాలుడి వైద్యానికి ఆర్థికసాయం అందిస్తున్న ట్రస్టు సభ్యులు, ప్రజాప్రతినిధులు (ఫైల్)

పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నంచర్లతోపాటు రాములపల్లి, దీకొండ గ్రామాల పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావంతులు, వ్యాపారులు 22 మంది కలిసి 2018లో నంచర్ల కేంద్రంగా శ్రీరామ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికంగా పేదలకు అండగా నిలుస్తున్నారు. ట్రస్టు ద్వారా రూ.6 లక్షలు వెచ్చించి, అంబులెన్స్ కొనుగోలు చేశారు. నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు, పేషెంట్ల వైద్యానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. నంచర్ల, రాములపల్లి పాఠశాలలకు రంగులు వేయించారు. కరోనా సమయంలో అనేక కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. తమ ట్రస్టు సేవలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయని మేనేజింగ్ ట్రస్టీ చేపూరి మల్లేశం గౌడ్ తెలిపారు. సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ట్రస్టు ఏర్పాటు చేశామని ట్రస్టీ చైర్మన్ పెంట శ్రీనివాస్ పేర్కొన్నారు.

రాజన్నకు వీకెండ్ తాకిడి


కూలైన్‌లో వెళ్తున్న భక్తులు

వేములవాడ: రాజన్నను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ గోపురాలను ఫైర్ సిబ్బంది శుభ్రం చేశారు. భీమేశ్వరస్వామి ఆలయంలోని శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారు.

అంజన్నకు ప్రముఖుల పూజలు


ఆలయం ఎదుట ప్రిన్సిపల్ జడ్జి ప్రతిమ

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్నను శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ప్రతిమ, రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, లోకాయుక్త జస్టిస్ చింతపల్లి వెంకటరాములు వేర్వేరు సమయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. అధికారులు శాలువాలతో సత్కరించారు.